క్లుప్తంగా

కింతాడలో ఫ్యామిలీ డాక్టర్



కింతాడలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్యాధికారిణి నిర్మల

కె.కోటపాడు : ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల చెంతకే వెళ్లి వైద్యం అందిస్తున్నట్లు చౌడువాడ పీహెచ్‌సీ వైద్యాధికారిణి నిర్మల తెలిపారు. బుధవారం కింతాడలో ఆమె వైద్య సేవలు అందించారు. 155 మందికి ఓపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులిచ్చారు. వైద్యం పొందేందుకు ఆస్పత్రికి రాలేని పరిస్థితిలో ఉన్న ఆరుగురు రోగుల వద్దకు వెళ్లి, వైద్య సేవలందించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో కె.వి.రాజశేఖర్, హెల్త్ ఎడ్యుకేటర్ మూర్తి, హెల్త్ సూపర్‌వైజర్ రాము, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎండలు మండుతున్నాయ్

గొలుగొండ : ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలతో పాటు వడగాల్పులు కూడా తోడవడంతో ఉదయం 10 గంటలు దాటక ముందే ఇళ్లు వదిలి బయటికి వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. గత మూడు రోజుల నుంచి ఎండల తీవ్రతకు ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. బుధవారం ఎండలకు చిన్నారులు, వృద్ధులు ఇబ్బందిపడ్డారు.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోండి



కూలీలతో మాట్లాడుతున్న ఎంపీడీవో అరుణశ్రీ

మాకవరపాలెం : జాబ్ కార్డుదారులంతా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో అరుణశ్రీ సూచించారు. మండలంలోని దాలింపేటలో జరుగుతున్న ఉపాధి పనులను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ దినసరి కూలీని రూ.272 కు పెంచినట్టు తెలిపారు. గిట్టుబాటు కూలీ వచ్చేలా పనులు చేసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ కూలీల సంఖ్య పెంచేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో వరలక్ష్మి, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్ బీమా తక్షణ సాయం అందజేత



వైఎస్సార్ బీమా నగదు అందిస్తున్న సర్పంచ్ దారా మల్లేశ్వరిచిన్ని

మాడుగుల : మండలంలో జాలంపల్లి పంచాయతీ ఎల్.కొత్తపల్లి గ్రామానికి చెందిన డోకుల దేముడు ఇటీవల మృతి చెందాడు. దీంతో అతని భార్యా రమణమ్మకు బుధవారం వైఎస్సార్ బీమా తక్షణ సాయం కింద రూ.10 వేలు నగదు అందించారు. మిగిలిన రూ.90 వేలు బ్యాంక్ ఖాతాకు జమవుతాయని సర్పంచ్ దారా మల్లేశ్వరి చిన్ని తెలిపారు. సర్పంచ్ వెంట సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

ఇంటింటి కుళాయి పనులకు శ్రీకారం



వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న దృశ్యం

చీడికాడ : మండల కేంద్రం చీడికాడలో రూ.2 కోట్లతో ప్రతిపాదించిన ఇంటింటి కుళాయిల ఏర్పాటు పనులకు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు యర్రా అప్పారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 90 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ చీడికాడ ప్రజల తరుపున సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పరవాడ మహేష్, ఈర్లె చైతన్య, పరువాడ అప్పారావు, శిరిశోల్ల మహేష్, సిమ్మెంట్ నాయుడు, పరువాడ రామారావు, బలరాం తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరి నమ్మకం జగన్

ఏజెన్సీ, మైదాన ప్రాంతాలన్న తేడా లేకుండా, ప్రజలందరి నమ్మకం సీఎం జగనేనంటూ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. పార్టీ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, అందిన సంక్షేమ ఫలాలను వివరిస్తున్నారు. ఇంటింటికీ 'మా నమ్మకం నువ్వే జగన్' స్టిక్కర్లను అతికిస్తున్నారు.

- గిరిజన గ్రామాల్లో విస్తృతంగా జగనన్నే మా భవిష్యత్తు
- ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న స్థానిక నేతలు



ప్రజలను ప్రశ్నలు అడిగి సమాధానాలు నమోదు చేస్తున్న సన్యాసిపాత్రుడు

నర్సీపట్నం : పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. బుధవారం పట్టణంలోని వెలమవీధిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు స్వీకరించారు. పథకాలు కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో వరిసిద్ధి వినాయక ఆలయ చైర్మన్ దేవత అరుణ, పార్టీ నాయకులు సీహెచ్ వరుణ్, చిటికెల కన్నబాబు పాల్గొన్నారు.



వెంకటరాజుపురం: జగనన్నే మా భవిష్యత్తులో బ్రోచర్లు అందిస్తున్న జెడ్పీటీసీ కర్రి సత్యం

మాడుగుల/మాడుగుల రూరల్ : జాలంపల్లి పంచాయతీ పరిధిలో కామకూటం, కొండవీధి, శివారు గ్రామాలైన గొప్పులుపాలెం, బి.జాలంపల్లి, లోవకొత్తపల్లి తదితర గ్రామాల్లో సర్పంచ్ జి.దారామల్లేశ్వరి చిన్ని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రచారం నిర్వహించారు. అవురువాడ పంచాయితీ, ఎం.కోడూరులో గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి సంజీవిరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతుల్ని పంచారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజేష్, గ్రామ శాఖ అధ్యక్షులు పడాల అప్పలనాయుడు, హైస్కూల్ కమిటీ చైర్మన్ కోన అన్నపూర్ణ పాల్గొన్నారు.

దేవరాపల్లి : రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్థానిక జెడ్పీటీసీ కర్రి సత్యం అన్నారు. మారేపల్లి పంచాయతీ శివారు ఎస్.చేనులపాలెం, వెంకటరాజుపురం, తెనుగుపూడి గ్రామాల్లో బుధవారం జరిగిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబురావుతో కలిసి ఇంటింటికీ తిరిగారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలను అడిగి, వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఇంటికి, సెల్ ఫోన్‌కు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను అతికించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల మహిళ అధ్యక్షురాలు రొంగలి నారాయణమ్మ, బీసీ సెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్‌లు అవుగడ్డ కన్నతల్లి, దాసరి సంతోష్‌కుమార్, ఉప సర్పంచ్‌లు కాటిపాం పెదనాయుడు, రొంగలి కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.



కొమళ్లపూడిలో ఇంటింటా ప్రచారం చేస్తున్న విశాఖ డెయిరీ డైరెక్టర్ సత్యనారాయణ

గొలుగొండ : మండలంలోని మేజర్ పంచాయతీ ఏఎల్ పురంలో మంగళవారం రాత్రి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం జరిగింది. నర్సీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్ చిటికెల భాస్కర నాయుడు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జిల్లా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, ఎంపీటీసీ బుల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో రాత్రి 11 గంటల వరకు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. చీడిగుమ్మల, గొలుగొండ, ఏటిగైరంపేట, పాకలపాడు పంచాయతీల పరిధిలో ప్రచారం నిర్వహించి, మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను అతికించారు.

నాతవరం : చమ్మచింతలో మండల వైస్ ఎంపీపీ మైనం శ్రీనాగోపి, ఏపీ పురంలో పార్టీ బీసీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. గృహసారథులు, వలంటీర్లు పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ముద్రించిన బ్రోచర్లను అందించారు. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను యజమానుల అనుమతితో వారి ఇంటి గోడలకు అతికించారు. నాతవరం, గునుపూడి గ్రామాల్లో స్థానిక నేతలు కార్యక్రమాన్ని నిర్వహించారు.



ఏఎల్ పురంలో మంగళవారం రాత్రి జగనన్నే మా భవిష్యత్తులో భాగంగా ప్రచారం

కె.కోటపాడు : సూదివలస, గొట్లాం గ్రామాల్లో ఎంపీటీసీ వర్రి రామునాయుడు ఆధ్వర్యంలో బుధవారం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గృహసారథులు, సచివాలయ కన్వీనర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి, నాలుగేళ్ల పాలనతో ఆయా కుటుంబాలకు జరిగిన మేలుతోపాటు, గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన మోసాలను వివరించారు. వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలందిస్తున్న సీఎం జగన్‌ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆదిరెడ్డి సన్యాసినాయుడు, గంతకర్ల చినతల్లి, పార్టీ నాయకులు గుడివాడ నాయుడు పాల్గొన్నారు.

బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలంలో పలు గ్రామాల్లో బుధవారం జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మేజర్ పంచాయతీ వడ్డాది, కొమళ్లపూడి, దిబ్బిడి, నేతవానిపాలెం, చింతపాక, భీమవరం తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ దొండా రాంబాబు, ఎంపీపీ దాకవరపు నాగేశ్వరి దేవి, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, వైస్ ఎంపీపీలు దొండా లలితానారాయణమూర్తి, గొంపా చినబాబు, మండల సచివాలయ కన్వీనర్ కోరుకొండ అప్పలనాయుడు తదితరులు సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, వలంటీర్లతో కలసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వారి అనుమతితో ఇంటి గోడలకు కార్యక్రమ స్టిక్కర్లను అతికించారు.



చమ్మచింత పంచాయతీలో సంక్షేమంపై ప్రచారం చేస్తున్న వైస్ ఎంపీపీ మైనం



సూదివలసలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఇంటింటి ప్రచారంలో ఎంపీటీసీ రామునాయుడు



వడ్డాదిలో మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లతో జెడ్పీటీసీ రాంబాబు ప్రచారం

రూ.272 కూలి దక్కేలా చర్యలు



మేడివాడలో పనులు జరిగిన చెరువును పరిశీలిస్తున్న ఏపీడీ మణికుమార్

రావికమతం : ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులందరికీ రోజుకు రూ.272 కూలి కిట్టుబాటయ్యేలా పని కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని ఏపీడీ మణికుమార్ అన్నారు. మేడివాడ, గర్నికం గ్రామాల్లో ఉపాధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన మేట్లు, వేతనదారులతో విడివిడిగా మాట్లాడి పలు సూచనలు చేశారు. మేడివాడ పెద్ద చెరువును అమృత సరోవర్‌లో భాగంగా రూ.20 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. చెరువు గట్టు అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ భర్త శివ, సిబ్బందిని అభినందించారు. ఏపీవో వెంకట అప్పారావు, ఈసీ కామేష్, టెక్నికల్ అసిస్టెంట్లు రమణ, మోహన్ పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

బుచ్చెయ్యపేట : ఈబీసీ నేస్తం నగదు జమ చేసినందుకు సీఎం జగన్ చిత్రపటానికి మండలంలోని దిబ్బిడి సచివాలయం వద్ద వైస్ ఎంపీపీ గొంపా చిన బాబు, సర్పంచ్ పెదిరెడ్ల మాణిక్యం ఆధ్వర్యంలో బుధవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొంపా అప్పారావు, సచివాలయ కన్వీనర్ జెర్రిపోతుల రామారావు, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



దిబ్బిడిలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నేతలు

లింగ నిర్ధారిత వీర్యంతో ఆడపెయ్యిలు



రైతులకు సూపర్ నేపియర్ గడ్డి గురించి వివరిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ బైరాగి

కె.కోటపాడు : ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భోత్పత్తిలో లింగ నిర్ధారిత వీర్యం ఇవ్వడం ద్వారా ఆడపెయ్యిలు జన్మించేటట్టు చేయవచ్చని కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.బైరాగి అన్నారు. మండలంలోని సింగన్నదొరపాలెంలో పాడి రైతులకు బుధవారం పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో భాగంగా పాడి పెంపకంలో జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఆడపెయ్యిల ఉత్పత్తికి సంబంధించిన వీర్యంను ఎదకు వచ్చిన పశువులకు వేయించుకోవచ్చన్నారు. అదే విధంగా కాకిజొన్న, సూపర్‌నేపియర్ గడ్డిని పశువులకు వేసవిలో మేతగా ఇవ్వాలని రైతులకు సూచించారు. ఈ గడ్డిని తినేందుకు పశువులు ఇష్టపడటంతోపాటు, ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి మెరుగ్గా ఉంటుందన్నారు. పశువులను వేసవిలో రెండు పూటలా నీటితో శుభ్రం చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత పశువులను మేతకు బయటకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆర్బీకే పశువైద్య సహాయకుడు బుజ్జిబాబు పాల్గొన్నారు.

జగనన్న లేఅవుట్లకు కల్వర్టులు, అప్రోచ్ రోడ్లు

నాతవరం : జగనన్న లేఅవుట్లకు వెళ్లేందుకు రహదారి సమస్య లేకుండా రూ.40 లక్షలతో అప్రోచ్ రోడ్లు, కల్వర్టులు నిర్మించనున్నట్టు ఎంపీడీవో లోకుల యాదగిరీశ్వరరావు, హౌసింగ్ జేఈ జోగారావు వెల్లడించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కాలనీలను బుధవారం సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో జగనన్న లేఅవుట్లలో ఇంత వరకు 300కి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం దాదాపు 450 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మండలంలో అర్హులైన 376 మందికి ఇళ్లు మంజూరు చేసేందుకు కలెక్టరుకు నివేదించామన్నారు. ఎం.బెన్నవరం లేఅవుట్ రోడ్డుకు రూ.8 లక్షలు, డి.యర్రవరం లేఅవుట్లో రోడ్డుకు రూ.2.50 లక్షలు, పెద గొలుగొండపేట కాలనీలో రూ.22 లక్షలతో అప్రోచ్ రోడ్డు, రెండు కల్వర్టులు, మన్యపురట్లలో రూ.5 లక్షలతో కల్వర్ట్ అప్రోచ్ రోడ్డు, చమ్మచింత లే అవుట్‌కు రూ.2.50 లక్షలతో రోడ్డు నిర్మాణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే శృంగవరంలో జగనన్న లేఅవుట్లకు రూ.25 లక్షలతో రోడ్డు వేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



రాజుపేట అగ్రహారం లేఅవుట్‌కు రోడ్డు ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో యాదగిరీశ్వరరావు

నేడు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

రావికమతం : కొత్తకోట అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మధ్యాహ్న భారీ అన్నసమారాధన ఉంటుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు.

సర్వసభ్య సమావేశం నేడు

రావికమతం : మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో వెంకన్న బాబు బుధవారం తెలిపారు. మండల పరిషత్ నూతన సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికార్లు అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.

నేడు కొత్తకోటలో గడప గడపకు మన ప్రభుత్వం

రావికమతం : కొత్తకోట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో వెంకన్నబాబు బుధవారం తెలిపారు. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ముఖ్య అతిథిగా ఉదయం 6 గంటలకే కార్యక్రమం ప్రారంభంకానున్నట్టు తెలిపారు. అన్ని శాఖల అధికార్లు, పార్టీ శ్రేణులు హాజరుకావాల్సిందిగా కోరారు.

ఎస్‌ఐగా సూర్యనారాయణ బాధ్యతల స్వీకరణ



చోడవరం రూరల్ : చోడవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎ.సూర్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తాజా జరిగిన బదిలీల్లో ఇక్కడి ఎస్‌ఐ బి.యమునను పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేసి, ఆ స్థానంలో కేడీ పేట స్టేషన్‌లో పనిచేస్తున్న సూర్యనారాయణను నియమించినట్టు స్టేషన్ సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం స్టేషన్‌లో ఇద్దరు ఎస్‌ఐలకుగాను బి.అప్పలనాయుడు ఇటీవలే చోడవరానికి బదిలీపై రాగా, రెండవ ఎస్‌ఐగా సూర్యనారాయణ తాజాగా బాధ్యతలు స్వీకరించారు.

కలాసీల వినూత్న నిరసన

రాంబిల్లి: రసూల్ డెకర్ పరిశ్రమ వద్ద బుధవారం కలాసీలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నోట్లో పచ్చగడ్డి పెట్టుకొని తింటూ తమ నిరసన ను తెలిపారు. తమకు ఉపాధి కల్పించాలని డిమాండు చేస్తూ కలాసీలు ఆందోళనకు దిగారు. స్పందించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కలాసీల నాయకులు సూరిబాబు, అప్పలనాయుడు, సత్యన్నారాయణ, గణేష్ పాల్గొన్నారు.

ప్రతి గడపకూ సంక్షేమం, అభివృద్ధి

- అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం జగన్ ధ్యేయం
- గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ ధర్మశ్రీ



ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ

రోలుగుంట : రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమం అభివృద్ధి చేరాలన్న ఆశయంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రోలుగుంటలో బుధవారం జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులిచ్చి స్వాగతించారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ సభ్యురాలు పోతల లక్ష్మీ రమణమ్మ, మాజీ ఉప సర్పంచ్ మద్దు తాతబాబుతో కలసి బండారు వీధి, రుత్తల వీధి, ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సంస్థల వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు తీరును ఆరా తీశారు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు మంజూరు కాని వారి వివరాలు సేకరించారు. వలంటీరును పిలిచి కారణాలు తెలుసుకున్నారు. సాంకేతిక లోపాలు సవరించి వెంటనే సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని సూచించారు. బండారు వీధి డ్రైనేజీ సమస్యను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ ఏర్పాటుకు రూ.4 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తక్షణమే ప్రకటించారు.

స్థానికులు ఆయనతో మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయని, వలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్లు అందిస్తున్న తీరు, తమ అర్హతల ఆధారంగా వర్తించే సంక్షేమ పథకాలకు తమ వివరాలను నమోదు చేస్తున్న విషయాన్ని చెప్పి, ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకరరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కొప్పుల వెలమ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ టి.వి.రమణ, పార్టీ మండల అధ్యక్షుడు మద్దు అప్పలనాయుడు, మండల నాయకులు ఉలబాల రాము, తమటపు సత్యంనాయుడు, కుంచంగి హరిబాబు, గొర్లె రామన్, పడాలపాలెం సర్పంచ్ రామకృష్ణ, స్థానిక నాయకులు మద్దు రమణమ్మ, రుత్తల నానిబాబు, బొందల అర్జున, మద్దు గైరమ్మ సత్యం, వివిధ గ్రామాల తాజా, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంకు అభినందనల వెల్లువ



తారువలో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడుకు కేక్ తినిపిస్తున్న ఆయన సతీమణి రమణమ్మ

దేవరాపల్లి : తారువ ముద్దుబిడ్డ, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తారువ క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. భారీగా తరలివచ్చిన మహిళల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కేక్ కట్ చేసి మహిళలకు, చిన్నారులకు తినిపించారు. అనంతరం డిప్యూటీ సీఎంకు ఆయన సతీమణి రమణమ్మ, వైఎస్సార్‌సీపీ మండల మహిళ అధ్యక్షురాలు రొంగలి నారాయణమ్మ, స్థానిక మహిళలు, గ్రామస్తులు కేక్ తినిపించారు. వైఎస్సార్‌సీపీ పాటలకు మహిళలు నృత్యాలు చేసి తమ నాయకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు.

ఉపాధి పనుల పెంపునకు చర్యలు

చీడికాడ : ప్రతి పంచాయతీలో ఉపాధి పనులు ముమ్మరంగా సాగేలా కూలీలకు పనులు కల్పించాలని ఎంపీపీ కురచా జయమ్మ సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ ప్రజా వేదిక నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ అదనపు పీడీ ఎం.రోజారాణి మాట్లాడుతూ గడచిన ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో కలిసి రూ.14.66 కోట్లతో 684 పనులు చేపట్టామన్నారు. మస్తరు దిద్దుబాట్లపై హెచ్చరించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన వీఆర్పీలకు పెనాల్టీలు విధించారు. ప్రస్తుతం రోజుకు కూలీలు 1800 మందికి మించి రావట్లేదని, దీన్ని 10 వేలకు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో జయప్రకాష్, జెడ్పీటీసీ లాలం శారదా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ జయమ్మ

సంక్షేమ పథకాల అమలుకు మీ సేవలే కీలకం

వలంటీర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ

రోలుగుంట : సంక్షేమ పథకాలకు మంచి పేరు రావాలన్నా, అర్హులకు న్యాయం జరగాలన్నా వలంటీర్ల సేవలే కీలకమని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన మండల స్థాయి వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు చేరాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రోజూ ఓ గంట సేపు తమ పరిధిలోని కుటుంబాలకు అందుతున్న సంక్షేమ ఫలాలు, అర్హత ఉన్నా మంజూరుకాని వారి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నారు. మీరందించే సేవలే మీకు గుర్తింపు నిస్తాయంటూ వలంటీర్లను ప్రోత్సహించారు. అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.



సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ

రైతులకు పావలా వడ్డీ నగదు పంపిణీ

బుచ్చెయ్యపేట : రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రైతులంతా రుణపడి ఉంటామని విజయరామరాజుపేట కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎల్లపు గోవింద అన్నారు. బుధవారం విజయరామరాజుపేట సొసైటీలో మంగళాపురం, కుముదాంపేట, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన 584 మంది రైతులకు పావలా వడ్డీ రాయితీ రూ.7,34,645 చెక్కును అందించారు. గతంలో బ్యాంక్ ద్వారా రుణం తీసుకుని, అసలు, వడ్డీ చెల్లించిన రైతులకు ప్రభుత్వం తిరిగి పావలా వడ్డీ నగదును చెల్లించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం సొసైటీ ద్వారా అందిస్తున్న రుణ సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కంటే రామక్రిష్ణ, పెంటకోట క్రిష్ణ, సెక్రటరీ బొడ్డేటి జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.



రైతులకు పావలా వడ్డీ చెక్కులను అందిస్తున్న గోవింద్